క్లుప్తంగా

కాంగ్రెస్‌లో ఎంపీటీసీల చేరిక



కాంగ్రెస్‌లో చేరిన ఎంపీటీసీలు

మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం మేడిపల్లి ఎంపీటీసీ గుండాల నగేశ్, పెద్దాపూర్ ఎంపీటీసీ తెలుకంటి శంకరయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి,మోహన్‌రెడ్డి,రాజు పాల్గొన్నారు.

అయిలాపూర్ ఎంపీటీసీ..

కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ ఎంపీటీసీ–1 బోడ గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తమ్మిశ హన్మంతు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపు సందయ్య శనివారం కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుంతం రాజం, అయిలాపూర్ ఎంపీటీసీ–2 చింతకుంట వనితా–సంజీవ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

కోరుట్ల: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఈవో గంగుల నరేశం శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్య ప్రకాష్, మండల అధ్యక్షుడు మోహన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు సహకారం



మాట్లాడుతున్న డాక్టర్ శ్రీధర్

ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా తన వంతు కృషి చేస్తానని ధర్మపురి వాసి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ కస్తూరి శ్రీధర్ అన్నారు. హెచ్ఎం రాపర్తి విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు పట్టణంలోని ప్రాథమిక పాఠశాలకు రూ. 50 వేల విలువ గల స్మార్ట్ టీవీ, సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అటువంటి విద్యార్థులకు ఏ అవసరమున్నా తప్పక తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం కొలిచాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీఎస్‌వోలో విద్యార్థుల ప్రతిభ

కోరుట్ల: పట్టణానికి చెందిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్‌లో ప్రతిభ చాటారు. 2023 నవంబర్ నెలలో 3వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో 196 మంది విద్యార్థులు సెకండ్ లెవల్‌కు ఎంపికయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను శనివారం అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీవిద్య, శ్రీధర్, ఏజీఎం రాజు, కో–ఆర్డినేటర్ కోటేశ్వర్‌రావు, డీన్ రాజా తదితరులు పాల్గొన్నారు.

డీ ఫ్రీజర్ల వేలం

జగిత్యాల: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌లో పనికిరాని, నిరుపయోగంగా ఉన్న శీతలీకరణ యంత్రాలు, ఐఎల్ఆర్ 18, డీఫ్రీజర్లు 19 వేలం వేస్తున్నట్లు డీఎంహెచ్‌వో శ్రీధర్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.100 బ్యాంక్ డ్రాఫ్ట్‌ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేరున తీసి, నియమ నిబంధనలు, షెడ్యూల్ ఫారం పొంది ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు ఆర్ఎం నరేందర్, డీపీఎల్ నదీమోద్దీన్ 81065 70832, 99596 67748 సంప్రదించాలని సూచించారు.

అయోధ్య రాములోరి అక్షింతలకు స్వాగతం



కోరుట్లలో అక్షింతల ఊరేగింపులో భక్తులు



సారంగాపూర్‌లో అక్షింతలు స్వీకరిస్తున్న ముస్లిం మహిళ

సారంగాపూర్: అయోధ్య నుంచి వచ్చిన స్వామివారి అక్షింతలను భక్తులు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. శనివారం సారంగాపూర్‌లో అక్షింతలు పంపిణీ చేస్తుండగా, స్థానికంగా ముస్లిం మహిళలు భక్తితో అక్షింతలు స్వీకరించి మత సామరస్యాన్ని చాటుకున్నారు.

ధర్మపురి: పట్టణంలోని బ్రాహ్మణవాడలో శనివారం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను వీహెచ్‌పీ నాయకులు గడప గడపకు పంపిణీ చేశారు.

కోరుట్ల: పట్టణంలోని 11వ వార్డు, 22వ వార్డుల్లో అయోధ్య శ్రీరాముని అక్షింతలను శనివారం ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మాడవేణి నరేశ్, నాయకులు పాల్గొన్నారు.

మేడిపల్లి: భీమారం మండల కేంద్రంలో శనివారం అయోధ్య రాముల వారి అక్షింతలను ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చెక్కపెల్లి అరుణ, ఎంపీటీసీఅర్జున్, గ్రామస్తులుపాల్గొన్నారు.

వెల్గటూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రతీ ఇంటికీ అయోధ్య రాముని అక్షింతలు శనివారం ఇంటింటా పంపిణీ చేశారు. సర్పంచ్ రాందేని రమ, గ్రామస్తులు పాల్గొన్నారు.

కథలాపూర్: అయోధ్యనుంచి వచ్చిన రాములోరి అక్షింతలు మండలంలోని కలిగోట గ్రామానికి శనివారం చేరుకున్నాయి.సర్పంచ్ ధరావత్ సరోజ, ఉపసర్పంచ్ రాజేశం, నాయకులు పాల్గొన్నారు.

పెగడపల్లి లో..

పెగడపల్లి: అయోధ్య రామాలయ అక్షింతలు శనివారం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు చేరుకున్నాయి. మద్దులపల్లి, నంచర్ల గ్రామాల్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాల్లో శనివారం పూజలు చేసిన అనంతరం మహిళలు మంగళహారతులు, రామభక్తులు భజనలు చేస్తూ గ్రామంలో ఊరేగించారు. అనంతరం అక్షింతలు, కలశాలు, కరపత్రాలు, చిత్రపటాలు, ఇంటింటా పంపిణీ చేశారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అక్షింతలు స్వీకరించారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

• జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్



క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల: విద్యార్థులు చదువుతో పాటు, అన్ని రంగాల్లో ఉండాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన చైతన్య ఈటెక్నో విద్యార్థులు దీక్షిత్, హిమెక్షన్, కౌశిక్, శివమణి, హర్షిత్, రజితను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సచిన్, డీన్ శ్రీనివాస్, వంశీకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త ఇక్రమోద్దీన్ ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఉప్పుమడుగు గ్రామానికి చెందిన గంగారాం భార్య గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని, ఇటిక్యాలలో మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్యకర్తకు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్, సర్పంచ్ అజారోద్దీన్, గన్నె రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

జగిత్యాలరూరల్: మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన మహంకాళి పోశయ్య ఎస్సారెస్పీ కాలువలో పడి మృతిచెందగా, శనివారం బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ శేఖర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

జగిత్యాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ఓపీఎస్ విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మచ్చ శంకర్, బైరం హరికిరణ్ ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోధకులను పూర్తిస్థాయిలో భర్తీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ఉద్యోగుల ఓపీఎస్ విధానానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

జీవన్ రెడ్డిని కలిసిన సత్యనారాయణ

జగిత్యాల: వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని శనివారం కలిశారు. వైఎస్సార్ పాలన చరిత్రలో మిగిలిపోతుందన్నారు. కార్యక్రమంలో తిరుపతిగౌడ్, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.

‘బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఆస్తులపై విచారణ జరపాలి’

మెట్‌పల్లి: బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఆస్తులపై ప్రభుత్వం సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వీటిపై ప్రభుత్వం విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

గొల్లపల్లి : మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింతపండు రమేశ్, ఉపాధ్యక్షుడిగా దావు తిరుపతి, ప్రధానకార్యదర్శిగా గుడ్ల నర్సయ్య, కార్యదర్శిగా బాదినేని సత్యం, సభ్యులుగా గుడ్ల మహేశ్, దావు కొమురయ్య, బలిజపల్లి తిరుపతి, కాసెట్టి బుచ్చయ్య, బజపల్లి తిరుపతి, అసినేని లక్ష్మణ్, చింతపండు కొమురయ్య, సోమ శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీకి ఎంపీటీసీ గోవిందుల లావణ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

చెడువ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి



మాట్లాడుతున్న సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు

జగిత్యాలక్రైం: మత్తుపదార్థాలు, చెడువ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరం చేసే అవకాశం ఉంటుందన్నారు. అనుకోకుండా ఏదైనా నేరం జరిగినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను సాధించి ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులు పోటీతత్వంతో ఉండాలని, చెడు అలవాట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, పట్టుదలతో చదివి ఉన్నతస్థాయి అధిరోహించాలన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సాయి హుండీ ఆదాయం రూ.5.37 లక్షలు



హుండీ లెక్కిస్తున్న భక్తులు

కోరుట్ల: పట్టణ శివారులోని సాయిబాబా ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీలో రూ. 5 లక్షల 37 వేల 809 నగదు లభించాయి. మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి సమకూరగా కంసాలి లేక పోవటంతో మళ్లీ హుండీలోనే వేశారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయ పర్యవేక్షకుడు రవికిషన్, ఆలయ కార్యనిర్వహణ అధికారి విజ అనూష, భక్తులు పాల్గొన్నారు.

అయోధ్యలో కొండగట్టు శ్రీరామ పాదుకలకు పూజలు

కొండగట్టు: గిరి ప్రదక్షిణ రూపకర్త సురేశ్ ఆత్మారాం మహరాజ్ ఆధ్వర్యంలో పూడూర్, కొండగట్టు, ముత్యంపేట, తిప్పాయిపల్లి గ్రామాలకు చెందిన 22 మంది హనుమాన్ భక్తులు అయోధ్యకు వెళ్లి వెంట తీసుకెళ్లిన, శ్రీరాముని పాదులకు ప్రత్యేక పూజలు చేపించారు. ఈ సందర్భంగా ఆత్మారాం మహరాజ్ మాట్లాడుతూ అయోధ్య నుంచి కొండగట్టు వరకు వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా శ్రీరామ పాదుకలు తీసుకువచ్చి అయోధ్యలో జనవరి 22న ఆలయ ప్రారంభం రోజునే కొండగట్టులో పాదుకల ప్రతిష్ఠాపన ఉంటుందని తెలిపారు.

పేదల అభ్యున్నతి కృషి చేస్తాం

మల్లాపూర్: ప్రజా సంక్షేమం కోసమే ప్రజాపాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పక్కాగాఅమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కడకుంట్ల సాయికుమార్, ఉపసర్పంచ్ నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

మెట్‌పల్లి: పట్టణ గంగపుత్ర(గుండ్ల) సంఘ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్మూర్ రాజేశ్, ఉపాధ్యక్షుడిగా వాల్గొట్ కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్మూర్ రంగన్న, కోశాధికారిగా ఆర్మూర్ నరేశ్ ఎన్నుకున్నారు.

యువకుల రక్తదానం

మల్యాల: మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. మండల ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు దొంతరవేని శేఖర్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో కరీంనగర్ మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, వెంకటేశ్, యువకులు, నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన ‘ప్రజాపాలన’



ధర్మపురిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

ధర్మపురి : ప్రజా సమస్యలను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. ఆరు గ్యారంటీల పథకాల అమలులో భాగంగా ధర్మపురితో పాటు మండలంలోని 25 గ్రామాల్లో 10 రోజుల్లో మొత్తం 19,496 దరఖాస్తులు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

మల్లాపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తహశీల్దార్ వీర్‌సింగ్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీవో జగదీష్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, నడికుడ గ్రామాల్లో శనివారం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

మల్లాపూర్: ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా ఆన్‌లైన్ చేయాలని డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయంలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ను ఆయన పరిశీలించారు.

సారంగాపూర్: సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో ప్రజాపాలన గ్రామసభల్లో ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలు మొత్తం 15,301 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రాజేందర్ తెలిపారు.

పెగడపల్లి: మండలం లోని దీకొండ, రాములపల్లి, శాలపల్లి గ్రామాల్లో అధికారులు ప్రజాపాలనలో అర్జీలు స్వీకరించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

కోరుట్ల పట్టణంలో..

కోరుట్ల రూరల్: ప్రజాపాలన పట్టణంతో పాటు మండలంలో శనివారంతో ముగిసింది. పట్టణంలో 23756 దరఖాస్తులు, మండలంలో 13125 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

వెల్గటూర్: ఎండపల్లికి చెందిన పులి ప్రణీక్ రతన్ 67వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మారేపల్లి కృష్ణారెడ్డి తెలిపారు. నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడని, ఈనెల 10 నుంచి 15 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. విద్యార్థిని సర్పంచ్, ఎంపీటీసీ, క్రీడాకారులు అభినందించారు.

చైనా మాంజ అమ్మితే చర్యలు

జగిత్యాలక్రైం: చైనా మాంజ అమ్మితే చర్యలు తీసుకుంటామని బాసర సర్కిల్ అటవీ శాఖ నిఘా విభాగం ఎఫ్‌డీవో రవీందర్ అన్నారు. శనివారం పట్టణంలోని టవర్‌సర్కిల్‌లో గాలిపటాలు విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వినియోగంతో పక్షుల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట డెప్యూటీ ఆర్‌వో అరుణ్‌కుమార్, ఎఫ్ఎస్‌వోలు రషీద్, హర్షద్‌రాజా, కిరణ్, ఎఫ్‌బీవో ఫిరోజ్ ఉన్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు

• చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం



నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మల్యాల: రైతులకు సకాలంలో సాగునీరందిస్తామని, ఎకరం పొలం కూడా ఎండకుండ చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రాంపూర్ పంప్ హౌస్ వద్ద శనివారం అధికారులతో కలిసి వరద కాలవకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు యాసంగి పంట సాగుకు ఇబ్బందులు పడవద్దని, వరద కాలువకు నీరు విడుదల చేయాలని కోరగానే, నీటిని విడుదల చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, ఆదిరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్,శంకర్, సతీశ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షం



వరదకాలువను పరిశీలిస్తున్న సుంకె రవిశంకర్

మల్యాల: కేసీఆర్ దశాబ్దకాలం పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, పంటలు, నీళ్లు, సంక్షేమ పథకాలతో సస్యశ్యామలైన రాష్ట్రం కాంగ్రెస్ నెల రోజుల పాలనలోనే కరువును తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. మండలంలోని అడ్డరోడ్డు వద్ద శనివారం వరదకాలువను పరిశీలించి మాట్లాడారు. వరదకాలువలో నీరులేక రైతులకు సాగునీరు అందడం లేదని, పొలాలు సాగు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో సాగునీరు పుష్కలంగా అందించడంతో బీడు భూములుసైతం సాగులోకి వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వరదకాలువ ఎండిపోవడంతో సాగు భూములుసైతం బీడు భూములుగా మారే దుస్థితి నెలకొందన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామని రవిశంకర్ అన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతిరెడ్డిపాల్గొన్నారు.

భిక్షాటన చేస్తూ ఆటో డ్రైవర్ల నిరసన



మెట్‌పల్లిలో భిక్షాటన చేస్తున్న ఆటో డ్రైవర్లు

మెట్‌పల్లి: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతిందని పట్టణంలో శనివారం నవయువ తెలంగాణ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉచిత ప్రయాణంతో ఆటోల గిరాకీలు పూర్తిగా పడిపోయాయన్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి నెలా లబ్ధి కలిగేలా ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుగ్లావత్ శివలాల్, ఉపాధ్యక్షుడు రంగు సంపత్, యామ గణేశ్, రామయ్య, గంగాధర్, శంకర్, గట్టయ్య పాల్గొన్నారు.

క్లుప్తంగా..

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

జగిత్యాలజోన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పి. సతీష్, ఆర్.విజయ్‌కృష్ణ, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, లోక్‌అదాలత్ సభ్యుడు జి.రాజగోపాలచారి, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలి

ఇబ్రహీంపట్నం: ఆన్‌లైన్‌లో దరఖాస్తులను తప్పులు లేకుండా నమోదు చేయాలని డీటీపీ ఆపరేటర్లను తహసీల్దార్ ప్రసాద్ కోరారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తుండగా శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, టైపిస్ట్ నాగారాణి, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్ శివారులో అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. సాతారంకి చెందిన ఒక ట్రాక్టర్, మెట్‌పల్లికి చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

ప్రజ్ఞా పాటవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మండలంలోని పాఠశాలలకు 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా పాటవ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో ఇబ్రహీంపట్నం మోడల్‌స్కూల్, ద్వితీయ స్థానంలో గోధూర్ హైస్కూల్ విద్యార్థులు గెలుపొందారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజీవ్ సర్పంచ్ నేమూరి లత, ప్రిన్సిపాల్ సంజీవ్, వర్షకొండ ఉపసర్పంచ్ మంగిలిపెల్లి లక్ష్మణ్, హెచ్ఎంలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సదరెం శిబిరాలు

జగిత్యాల: వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్‌బుక్ చేసుకోవాలని జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రిలో ఈనెల 10న అర్థోపెడిక్, 12న చెవుడు, 18న అర్థోపెడిక్, 24న బుద్ధిమాంద్యం వికలాంగులకు మాతాశిశు సంక్షేమ కేంద్రంలో 31న నిర్ధారణ శిబిరం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకున్న రశీదు, చెవిటి, మూగ దివ్యాంగులు వరంగల్, ఈఎన్‌టీ కోఠి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూపించుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

ఉద్యోగ అవకాశాలు

జగిత్యాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఇజ్రాయిల్‌లో విదేశీ ఉద్యోగాల నియామకాల కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోందని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ తెలిపారు. ఇజ్రాయిల్‌లో నిర్మాణ కార్మికులు, షటరింగ్ కార్పెంటర్లు, సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ ఐరన్ బెండింగ్ పనులు చేసేందుకు ఉద్యోగ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్సెస్సీ ఉత్తీర్ణులై మూడేళ్ల అనుభవం ఉండాలన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 9న శుభమస్తు కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న డ్రైవ్‌కు హాజరు కావాలని కోరారు. వివరాలకు 8247838789 సంప్రదించాలని కోరారు.

గ్రూప్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల: కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్ –1, 2, 3, 4 శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగులు ఈనెల 8 నుంచి 20 వరకు ఆన్‌లైన్ bcstudycircle.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0878–2268686 నంబరుకు సంప్రదించాలని కోరారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

మెట్‌పల్లి: పట్టణంలోని 12 వార్డు టీచర్స్ కాలనీలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ రవి తెలిపారు.